Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రకాశరావు, ప్రయాగ

ప్రభుభక్తికీర్తనలు, పద్యములు

ఏలూరు, 1917

Record no. 226

Prakāśarāvu, Prayāga

Prabhubhaktikīrtanalu, Padyamulu

Ēlūru, 1917

Record no. 226

SUNDARAYYA VIGNANA KENDRAM
1-8-1/B/25/A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

Bibliographic Record Target

ప్రకాశరావు, ప్రయాగ.

ప్రభుభక్తికీర్తనలు, పద్యములు / ప్రయాగ ప్రకాశరావుచేతను, గుం. రా. దీక్షితులుగారిచేతను రచియింపఁబడినది.- ఏలూరు : రామా అండ్ కో, 1917.

24 p. (1) leaf of plate :port. ;17 cm.

Record no. 226

Prakāśarāvu, Prayāga.

Prabhubhaktikīrtanalu, Padyamulu / Prayāga Prakāśarāvucētanu, Guṃ. Rā. Dīkṣitulugāricētanu raciyimpaṃbaḍinadi.- Ēlūru : Rāmā aṃḍ Kō, 1917.

24 p. (1) leaf of plate :port. ;17 cm.

Record no. 226

35 mm microfilm
Image placement: IA (IIA) IB IIB Date filming began:

Approved by the Text-book-Committee of Madras.

Rama & Co. *Series No. 10.*

శ్రీరస్తు.

ప్రభుభక్తికీర్తనలు,

పద్యములు.

ఎలిమెంటరీ పాఠశాలల విద్యార్థులకు,

ప్రయోగ ప్రకాశరావుగారిచేతను

గుం. రా. దీక్షితులుగారిచేతను

రచియింపఁబడెను.

8185
1342/38
1342/38
3 ౹౦. 14
5268

రామా అండ్ కో

హెడ్డాఫీసు—ఏలూరు,

కృష్ణాజిల్లా.

చి:—తర్లపాడు, నెల్లూరుజిల్లా.

..D AT THE RAMA PRESS, ELLORE.

1917 June.

Copyright Registered]

[వెల 1 అణా. 6

5868

ROYAL FAMILY. రాజకుటుంబము.

సారస్వత నికేతనము, వేటపాలెం.
గ్రంథసంఖ్య. 5868 ,81185
ఈ గ్రంథమును యిందు క్రింద కనపరచిన తేదీలోపల
వాపసు యివ్వవలెను.

శ్రీరస్తు.

ప్రభుభక్తికీర్తనలు.

రాజభక్తి.

1. పరమేశకావవే॥ వలె॥

చక్రవర్తియాతఁడే—జనవరుఁడౌరాజ్ఞి ।
విక్రమంబునఁ సప్త-ద్వీపముల్ పాలించు॥ చ॥

1\. మతధర్మములను వి—మర్శనముగాఁజూచి ।
హితవుఁబల్కెడుకో-విదులఁగూడెడు మన॥ చ॥

2\. నేరముకొలఁదిని-దూరమాలోచించి ।
జారచోరుల సప—చారులశిక్షించు॥ చ॥

3\. బంధువర్గంబును-బరులనుగూడ నొక ।
చందమునను నేలు-క్ష్మాతలేంద్రుఁడుమన॥ చ॥

4\. సిరిగలవారిని—నిరుపేదలనునొక ।
తెఱఁగునదండించు-న్యాయుతుఁడీతఁడు॥ చక్ర॥

2. చెలియ నీవనమునబాసితి॥ వలె॥

ఎందరెందరుప్రభువులేలిన—మన-కెన్నఁడిట్టిసుఖముగల్గెన ।

1\. కొందరిపరిపాలనంబున-మన-కులధర్మములుసమసిపోయెను ।
కొందరిపరిపాలనంబున-సదా-బందెపోటులపాలాయెను॥ ఎం

2\. పిచ్చివారలరీతినుండిరి-వారి-యిచ్చవచ్చినరీతినేలిరి ।
ముచ్చటయాదేవళంబులెల్లను-ముచుకొని ధ్వంసముచేసిరి॥

3. కలకాలముకరువులాయెను-గోవులకుదుఃఖము మెండాయెను
తొలి వేదవిద్యలు వ్రాయెను-వ్యాకులతలోకులకు హెచ్చా
యెను॥

4. తపస్థానములలోన నుండక - వారు - సమయోచితం బేదో
యెఱుఁగక ।
కుమతులై పరబలముఁదెలియక-రాజ్యముఁగోలుపోయిరే
మననిఁక॥ ఎంత॥

3. శతహయతే, శతగజతే-వలె॥

స్త్రీలుచదువగల్గుట హూణ-పాలనమునను ।
హూణ-పాలనమునను॥
బాలికలకుఁ బాటశాలలు-ప్రబలమాయెను॥ స్త్రీ॥

1. చానరాజ్యమేలునపుడు - శ్రద్ధగల్గెను - చాలాశ్రద్ధగల్గెను
మాననీయుఁడెడ్వర్డు-వానిబెంచెను॥ స్త్రీ॥
2. బాలికలకుబోధకులుగ-స్త్రీలేయుండుట-అంతా - స్త్రీలే
లీలమీరతనిఖీసేయ-స్త్రీలేయుండుట॥ స్త్రీ॥
3. వెలదులతర్ఫీతుబదుల్-పేశేయుండుట ।
విలువయయిన బహుమతులను-బలుమారిచ్చుట॥ స్త్రీ॥

4. గతమోహా-శ్రితపాలా-వలె॥

జనులారా-మనమారా మనరాజున్గనుఁడీ॥

1. గతకోపుని-మితభాషుని-శ్రితజనపోషున్॥ జ॥
2. అరిభీకరు-గురుహితకరు-వరగుణాకరున్॥ జ॥
3. సూరిజనుల-భూరిదయన్-గారవించును॥ జ॥

4. బీదజనుల-నాదరించు-నాథుడితడు॥ జ॥
5. ఈడువారిఁ-గూడి చిన్న-నాడిటవచ్చెన్॥ జ॥

5. బ్యాండుస్వరము.

సారీగామపామ-గమగరిగరిసా॥ వలె॥

రాజీవాక్షుఁడతడె-గారాజుజార్జి సుమా
పూజనీయుడగు ఎడ్వర్డు-భూపుకొమరుడు॥ రా॥

1. ఒకచోటవార్త వే-రొకచోటఁ దెలియక
అకటకటా! పడెడుబాధ-ఒకటిలేక రెండుగంటలలో
నొనరమాన్పి సుఖమొసంగు॥ రా॥
2. వ్యవసాయసంఘముల్ బలపరచి కా-ల్వలనుత్రవ్వించుచు।
చవిటినేలలకుసారమొనగూర్చుచు-నవిరళముగజగమునేలు॥
3. పాటల, నాటల, బాటల, తోటల, జేటు, మనల, కొదవకుండ
పాటించుమేటి యీప్రభుడే, సుమా-బోటి! యితని, కెవ
రుసాటి॥ రా॥
4. రసిచంద్ర, తేజోవిలాసుడె-ధవళిమా, కారుడె
నవనీత, కోమలహృదయుడె-కవి, సుగాయక, సన్నుతుఁడె॥

6. ఇదిన్యాయమా-శ్రీరామచంద్ర॥ వలె॥

కంటివా సఖా-క్ష్మాపాలుజార్జిన్॥

1. కంటిరెప్పవలెఁ-గాచుచుండువాడు,
తుంటరులపాలి-కంటకుండితండు॥ కం॥
2. తనదేశమం-దునసేవసించి
మనక్షేమము వే-మారుగాంచుచుండు॥ కం॥

3. పనివడి మనకు-బాధకలుగునెడ
తనబలంబునంపి-తక్షణంబె బాపు॥ కం॥

7. తొలినేజేసిన పూజాఫలమూ-వలె॥
(త్యాగరాయకృతి.)

చెలికాడాచూ-చితివా ! రాజును
కలిమిపడతితొలి-గనినవాడేమొ॥ చె॥

1, ఎక్కడ ఇంగ్లాం-డెక్కడిదిండియా
ఇక్కడనున్నటు-జక్కగనేలును॥ చె॥

2. ఎందునుజూడనీ-సుందరురూపమే
మందిరమునని౦-పొందుచునుండును॥ చె॥

3. నోరుగల్గిపల్క-నేరనిబిడ్డల
కూరనూరనొక-స్కూలునుంపించి॥ చె॥

4. ఆరితేఱినయొ-జ్జలనునేమించి
సాకెకుతనిఖీ జరుపుచునుకడు॥ చె॥

5. వలలోపలియా-వజ్రాయుధము
తెరువబనినిలేని-తెలివితోనేలును॥ చె॥

6. చిరతరసౌఖ్యము-జేకూర్చెడుమన
భరతోర్వీపరి-పాలునిజాజీవని॥ చె॥

8. ద్విపద.

1. ఎక్కడ ఇండియా-ఎక్కడిసీమ
చక్కగరాజ్యర-క్షణముగావించు॥

2. ఎండలోవానలో-నేరాత్రియైన
ఖండాంతరపువార్త-గంటలంబంపు॥

3. రంగూనుకైనను-లండనుకైన
దొంగభయములేక-దోవ, బోవచ్చు॥

4. ఊసరక్షేత్రమే-యూరనులేదు
వేసినచెట్లుండు-వివిధమార్గముల॥

5. అక్షరంబెఱుంగని-కుక్షింభరులకు
లక్షణమైన రూ-రల్స్కూల్సునుంచె॥

6. మద్యపానాదులు-మహిందరుగంగఁ
జోద్యముగాఁబన్ను-సులభమునఁబెంచె॥

7. వ్యవసాయసంఘముల్-వర్ధిలఁజేసె
అవనిగాఁపులయెడ-నాదరణగల్గి॥

8. ఎలిమెంటరీస్కూల్సు-హెచ్చింపఁదలఁచి
వెలయ నుపాధ్యాయ-వితతినిబెంచె॥

9. పరమదయాళుండు-భక్తవత్సలుఁడు
ధరణినేలెడుతరిఁ-దనియునెకొఱత॥

10. అహహ యేమందు నీ-మహారాజధాటి।
ఇహపరసౌఖ్యంబు-లెంతేనిఁగలవు॥

11. శతవత్సరంబులీ-సార్వభౌమునకు
శతధృతికరుణించి-సమకూర్చుగాత॥

9. పంచతుండనర-వలె॥

పరమేశుడు సా - దరుడై మనభూ।
వరుజార్జిని స-త్కరుణఁ బ్రోచుఁగా॥

1. రవితేజుని వాసవనై భవునిన్।
కవిగేయుని భూ-ధవు సద్యశునిన్ ॥ప॥
2. జనలోకంబీ-తనియాజ్ఞను మ।
న్ననఁ జేసి సుఖం-బును జెందుఁ తగన్ ॥ప॥
3. కలకాలము పం-టలుపండుచు గో।
వులు బాలురు వ-ర్ధిలుగాతభువిన్॥
4. శ్రితపోషణు సూ-నృత వాగ్రచనా।
చతురున్ గుణసం-యుతుఁ జేయు వెసన్ ॥ప॥
5. చతురంగబలా-న్వితునిన్ యవనీ।
పతిజార్జిని ప్రే-మతోఁ బ్రోచునిలన్ ॥ప॥

10. పరాలతండ్రికిమంగళం-వలె॥

మహారాజుకిదె-మంగళం।
మహిన్ జనులఁ-బాలించుప్రోడకు॥మ॥
1. రహి చదువరులప్రో-త్సాహముకొరకై।
బహుమానంబులఁ-బరగగల్పించిన ॥మ॥
2. క్రమవిద్యాభ్యా-సముజరుపను పరా।
క్రమమగు నిన్స్పె-క్టర్లనుబనిచిన॥మ॥
3. జీతములిచ్చుచు-చేలములిచ్చుచు।
నీతిశాస్త్రముల-నేర్పెడుప్రభుడో॥మ॥

11. జెండాలడ్రిల్లు॥

వరుసగాను నిలువగా-వలయును మనమంతయున్।
చురుకుగాను, ఠీవిగాను-చూడ్కి ముందునిల్పియెంతయు॥

1. రెండు రెండు మూరలెడ-ముండవలయు మనకుమనకుఁ।
ఒండొంటిని దగులకుండ-నుండవలయును చివరవఱకుఁ॥వ॥
2. గజముపొడవు కఱ్ఱనుగల-ధ్వజము నొక్కొక చేతఁదాల్చి
భుజములనానించి యుంచి। పొసఁగశిరముపైనుంచి॥వ॥
3. ఎడమకాలు ముందుకు రెం-డడుగులుంచి వంచుడీ।
తడయక జెండాలభుజము-తలలపై కెత్తియుంచి ॥వ॥
4. కుడికాలును ముందుకు రెం-డడుగులుంచి వంచుఁడీ।
తడయక జెండాలభుజము-తలలపై కెత్తియుంచి ॥వ॥
5. హాఫ్‌రైట్టర్ననకుడి-వైపుసగముదిరుగుఁడీ।
తేపకొకటి రెండు, మూడని-తెలివితోబనిచేయుఁడీ ॥వ॥
6. హాఫ్‌లెఫ్టర్ననుచును-దాపలకున్ సగముతిరిగి।
తేపకొకటి రెండు మూడని-తెలివితోఁబని జేయుడీ ॥వ॥
7. పిడికిలి భుజములచెంత-నిడుకొని కదలక కొంత।
నడికిప్రక్కలకును జూచి-కడకు తొడలతోఁ జేర్చి ॥వ॥
8. ఒకటి రెండు, ఒకటిరెండు, ఒకటిరెండు ఒకటిరెండు।
ఒకటిరెండు మూడన-ఒప్పుగఁబనులను జేయుచు ॥వ॥
9. ఎడమచేతి బావుటాను-కుడినై పానించుఁడీ।
నడుముకొంచెముగను వంచి-కుడిచేతిని మీదికెత్తి ॥వ॥
10. కాలివ్రేళ్ళనుదరిని జెం-డాలనుంచి ముందువంగి।
కాలుదూరముంచినిలిచి-కఱ్ఱలెత్తి మెడనువంచి ॥వ॥
11. చేతులమునుచూపుచు-జెండాలనెత్తుచు।
చేతోమోదమున కుడి-చేయిమీదికెత్తుచు ॥వ॥

12. ఎడమచేయి వెనుకనుంచి-కుడివైపునకుఁ జూచుచు ।
కుడిచేతినిమీదికెత్తి-గురునియాజ్ఞ ననుసరించి ॥వ॥

13. మోచేతుల ప్రక్కకదిమి-మునుకొని జెండాలనెత్తి ।
చూచుచుమీదికి ధ్వజములఁ-జూపవలయు వెనుక నేల॥వ॥

14. సారయసాంద్రమగునైన-జార్జిప్రభువులపాలనమున
నారోగ్యముగల్గుసంది-యంబు లేదనుచు పాడుచు ॥వ॥

12. తకదీర్ హమారి-వలె॥

మము నేలుజార్జిప్రభువరేణ్య-మంగళారతీ।

1. కమల బాంధవుండు దూ-రమున నుండియే।
విమలయశోబలములను-వెలయనీయఁడే॥మ॥

2. హిమకరుండుకుముదములకు-హితవుగూర్చురీతి ।
క్రమముగ నీయాశ్రితులకు-గనపదమియవే ॥మ॥

3. ప్రజలసౌఖ్యమరయునట్టి-పార్లమెంటులో ।
సుజనసమితిగూడెదీవు-సూటిమీరగా ॥మ॥

4. దూరదేశమునవసించి-భారతోర్వినిన్ ।
నేరుపునన్ నేలుచుండు-నిపుణశాలివి ॥మ॥

13. శ్రీగజానన వరయోగిభావనా-వలె.

దేవదేవనీ। కిదేనమస్కృతుల్ ।
సేవకాళిఁబ్రోచు బిరుదు-చేతదాల్పవే॥ దే॥

1. నీతిశాస్త్రము- నేర్పుచుంటివి।
భూతదయాపరులుగ నిం - పొంద - జేయవే॥ దే॥

2. సృష్టిజ్ఞానమున్ - చిత్రలేఖనమున్ ।
స్పష్టమగు పల్కులన్-బ్రసాదింపవే ॥ దే॥

3. బాలకులమునీ । భజనఁజేతుము ।
ఎలమివిద్యాధనం, బిమ్ముగ్కృపాళో ॥దే॥

4. వ్యాజరహితమౌ-రాజభక్తిని !
తేజోమయమాకుప్రసా-దింపవేకృపన్॥

ప్రభుభక్తి పద్యములు.

సీ. ఎవ్వానిమహిమచే నిండియాదేశంబు
పాలింపఁబడుచుండుఁ బ్రతిదినంబు
ఎవ్వానినామంబు నిండియాలోనుండు
ప్రజలెల్లరును బ్రీతిఁబాడుచుంద్రు
ఎవ్వానిసత్కీర్తి యిండియాయందలి
ప్రతికార్యమందును బ్రతిఫలించు
ఎవ్వానిరాజ్యంబు నెల్లసౌఖ్యముగల్గి
యుండు మనుజులతోడ నిండియుండు

గీ. ఎవనిరాజ్యంబులో కరువింతలేక
హాయిగానుండఁ గలుగుచునట్టినృపతి
జార్జిదీర్ఘిష్టమేరియు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను.

సీ. అన్యాయమనుమాట నణఁగఁద్రొక్కఁగనీవు
నేర్చుకొన్నట్టినీ నేర్పెనేర్పు
నిమిషంబులోఁగల్ల నిశ్చయంబులెఱింగి
తీర్పుచెప్పెడునీదు తెలివి తెల్వి
సీమలోనుండియుఁజే రుపనున్నట్లు
ప్రజలబాలించు నీప్రజ్ఞప్రజ్ఞ
రాజ్యంబులోనుండు ప్రజలనెల్లరఁజేర్చి
సమతనేలెడి నీసుశక్తిశక్తి
గీ. ప్రజకునీయందుగలయట్టిభక్తిభక్తి
యనుచుజనులెల్లరును గొనియాడుచుందు
జార్జిదీఫిఫ్తుమేరీయు సౌఖ్యముగను
ధరనుబాలింతు రాచంద్రతారకముగ. 2

సీ. అన్నమోరామచంద్రా యంచువిలపించు
వారలకన్నమాపనులనిచ్చి
కఱువుదేవతవెళ్ళి కాలుపెట్టినచోట
నడలకుండని ప్రజకభయమిచ్చి
దుర్మార్గులై నట్టిదొంగలగుంపుచేఁ
గలుగుబాధలనెల్లఁదొలగఁద్రోసి
జనులఁజంపెడిగొప్ప జాడ్యంబులన్నియు
నంతరించెడునటు లణఁచివైచి
గీ. కష్టమననేమొ నరులకుఁగానఁబడక
యుండఁజల్లగ మము నేలుచుండినట్టి

జార్జి దీఫిఫ్తుమేరీయు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను. 3

సీ. పోస్టులో నుత్తరంబును వేయవలెనన్న
కానిచీటులమీఁదఁ గానబడెదు
దమ్మిడీమొదలుగాఁ దక్కిననాణెంబు
లన్నింటిపై నీవయమఱియుందు
ప్రామిసరీనోటు వ్రాయంగవలెనంచు
చీటిగొన్నను దాన జేరియుందు
కాపీస్టాంపులు మున్నుగాఁగల కాకితం
బులపైనఁదప్పక నిలిచియుందు
గీ. కన్ను లెటుత్రిప్పినను నీవ గానఁబడెద
వహహా! నీప్రజ్ఞయేమంచు నందఱనఁగ
జార్జి దీఫిఫ్తు మేరీయు సౌఖ్యముగను
ధరనుబాలింతు రాచంద్రతారకముగ. 4

సీ. తెలివితేటలుగల్గి దేవుఁడే లేడంచు
వాదించు నాస్తిక వాదులైన
నమ్ముడీ మీరుమహమ్మదునని లెస్స
తొందరించెడునట్టి తురకలైన
యేసుక్రీస్తునునమ్మి యేగుఁడీమోక్షంబు
దాపనుక్రీస్తు మతస్తులైన
ముక్కోటిదేవతల్ ముఖ్యమంచును నమ్ము
హిందూమతస్థులిం కెందఱైన

గీ. చక్రవర్తినిఁజెపుడన్న "జార్జియనుచు
నొక్కమాటగఁబల్కుచునుందురట్టి
జార్జిదీఫిఫ్తు మేరీయు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను. 5

సీ. సత్యవాక్పాలనా సక్తినెన్నఁగహరి
శ్చంద్రావనీకాంతు సాటిగనుచు
సకలధర్మాధర్మ సరణినెన్నఁగనాయ
జాతశత్రునితోటి సాటిగనుచు
వీరాధివీరుఁడై పేరుగాంచుటనెన్న
మేటిధనుంజయు సాటిగనుచు
రాజ్యాంగతంత్ర మర్మంబులఁ గనుఁగొన్న
సవ్యసాచిగురుని సాటిగనుచు
గీ. నలరు ననియెల్లరును గొని యాడుచుండఁ
జక్రవర్తిత్వమును బూను సరసుఁడైన
జార్జి దీఫిఫ్తు మేరీయు సౌఖ్యముగను
ధరను బాలింతు రాచంద్ర తారకముగా. 6

సీ. ఇంగ్లండులోఁగాని యిండియాలోగాని
హిందుస్థానప్రాంతాల యందెకాని
స్కాట్లండులోఁగాని సైరాలియోన్ ట్రాన్స్వ
వాలులోఁగాని నేటాలఁగాని
ఐర్లండులోఁగాని యాస్ట్రేలియాలోన
గాని యేడెనులోనఁ గానియింక

గన్న డాయను కేపు కాలనీలను సింహ
ళంబులోఁగాని మాల్టానుగాని
గీ. ఎన్నియని చెప్పఁగల్గుదు మిచట ? మేటి
రాజరాజవు నీవంచుఁ బ్రజలు వొగడ
జార్జి దీఫిఫ్తు మేరీయు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను. 7

సీ. గ్రామమునసబుగాని గౌర్నరేగాని నీ
యాజ్ఞచొప్పునఁ జేయు నట్టివారు
సైన్యాధిపతియునై సారియులేగాని నీ
యాజ్ఞచొప్పునఁ జేయునట్టివారు
లక్షాధికార్లును భిక్షాదికార్లును నీ
యాజ్ఞచొప్పునఁ జేయునట్టివారు
దేశంబునందునా కాశంబునఁ నీట
సమముగా నీయాజ్ఞ సాగుచుండు
గీ. చక్రియంతటివాఁడు మాచక్రవర్తి
యనుచుఁ బ్రజలెల్లరును గొనియాడుచుండ
జార్జి దీఫిఫ్తు మేరీయు సౌఖ్యముగను
ధరను బాలింతు రాచంద్ర తారకముగ. 8

సీ. ఎల్లదేశంబుల నేలునీసామర్థ్య
మిట్టిదంచు వచింప నెవ్వఁడోపు !
ప్రజకు క్షేమముచేయ వలెనన్న నీనీతి
యిట్టిదంచు వచింప నెవ్వఁడోపు ?

అటనుండిమమునేలు నట్టినీమహాత్మ్య
మిట్టిదంచువచింప నెవ్వఁడోపు ?
ఇండియాపైన నీకెప్పుడుండెడిప్రేమ
యిట్టిదంచువచింప నెవ్వఁడోపు ?
గీ. సాటిలేరిప్డు మమునేలు చక్రవర్తి
కనుచుఁ బ్రజలెల్లరును గొనియాడునుండ
జార్జి దీక్షిప్తు మేరీయు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను. 9

సీ. ఆదికావ్యము వ్రాసినట్టి శ్రీవాల్మీకి
కవియైనవర్ణింపఁ గలఁడుగాక ?
నిరుపమానకవిత్వ నిపుణుఁడౌఁతిక్కన
వర్ణించివ్రాయఁగా వలయుగాక
కాళిదాసంతటి కవియైననినుఁగూర్చి
వర్ణించివ్రాయఁగా వలయుగాక
ఆంధ్రగీర్వాణ హూణాదిభాషావిదుల్
వర్ణించివ్రాయఁగా వలయుఁగాక
గీ. మమ్ముబోంట్ల కసాధ్యంబు మిమ్ముగూర్చి
అల్లనేర్చుటయని కొనియాడఁబడెడి
జార్జి దీక్షిప్తు మేరీయు, సౌఖ్యముగను
ధరనుబాలింతు రాచంద్రతారకముగ. 10

సీ. రాజెట్టులుండునో ప్రజలుజూతురు వేగ
రావయ్యయిండియా రాజ్యమునకుఁ

బట్టాభిషేకంపుఁ బండుగల్ సేతుము
రావయ్య యిండియా రాజ్యమునకు
ప్రిన్సాఫ్ వేల్సునుఁ బ్రియపత్నితోఁగూడి
రావయ్యయిండియా రాజ్యమునకు
శ్రమకోర్చియిఁడియా ప్రజలపైదయజూప
రావయ్య యిండియా రాజ్యమునకు
గీ. పేదలగుమాకు నీమీఁదఁబ్రేమయెంత
గలదొ చూచెదవని పిలుపులనుబొందు
జార్జిదీక్షిప్తు మేరీయు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను. 11

సీ. ఇండియాదేశస్థు లెంతవిశ్వాసంబు
కలిగియుండిరొ నీవు గాంచుదినము
స్వాంతంబుగామిమ్ము చక్రవర్తినిఁజేసి
యానందమునుజెందు నట్టిదినము
సార్వభౌముండంచు సంతోషమునమేము
యిండియాదేశంబు లిచ్చుదినము
రాజులందఱిలోన ప్రథముఁడీతండండి
యావచ్చెనని ముందంబందుదినము
గీ. వేగముగఁ గోరుదుము రాగ వేయినోళ్ళ
బాలకుల వాక్యములు బ్రహ్మవాక్కులండ్రు
జార్జి దీక్షిప్తు మేరీయు సౌఖ్యముగను
ధరనుబాలింతు రాచంద్రతారకముగ. 12

సీ. అఖిలదేశాధీశుఁ డైనసిన్నిండియా
లోనివారలుకొల్వఁ బూనుటెంత ?
ఇంగ్లండులోనుండి యిండియాగొందు నీ
బిచ్చకారులునాకదిచ్చుటెంత ?
ఇంగ్లండుకంటెమీ యిండియా గొప్పదా
సొగసైనదా? వచ్చిచూచుటేల ?
ఇండియాక్రొత్తగ నైపెనఁ బెరిగెనా
ఎఱుఁగనా ? వచ్చుట యిప్పుడేల ?
గీ. యనకక్రమకోర్చి మాయిండియాకువచ్చి
వెళ్ళెడనిమేము సతతంబు వేడునట్టి
జార్జిదీఫిఫ్తు మేరియు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను. 13
సీ. రాజువిక్టోరియా రాణిపౌత్రుండన్న
యుల్లంబులుప్పొంగు చుండుమాకు
ఎడ్వర్డు దీ సెవెం తితని జనకుండన్న
యుల్లంబు లుప్పొంగు చుండుమాకు
ఇండియా దేశంబు నెఱిఁగియున్నారన్న
యుల్లంబు లుప్పొంగు చుండుమాకు
ఇండియావచ్చెద రికముందుననివిన్న
యుల్లంబులుప్పొంగు చుండుమాకు
గీ. ప్రబల కలవాటుపడినట్టి రాజనంగ
సంతసింపనివారును జగతిగలరె

జార్జి దీఫిఫ్తు మేరియు సౌఖ్యముగను
ధరనుబాలింతు రాచంద్రతారకముగ. 14

ఇతరదేశంబుల నేలుమార్గముఁగూర్చి
యొంటిగాయోచింపు చుండువేళ
భగవంతునెంచుచుఁ బ్రజకెల్లక్షేమంబుఁ
గలిగింపఁ బ్రార్థనల్ సలుపువేళ
ప్రినిసాప్ వేల్సుపైఁ బ్రేమఁజూపుచువాని
ముద్దుముచ్చటఁజూచి మురియువేళ
అర్ధాంగలక్ష్మితో నాటపాటలఁదేలి
సొలసియానందింపు చుండువేళ

గీ. లందుఁగూడను మాక్షేమ మరయునట్టి
సార్వభౌముఁడు నిండియాచక్రవర్తి
జార్జి దీఫిఫ్తు మేరియు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను. 15

సీ. ఆదిలోమీనాయ నమ్మయేలెనుమమ్ము
క్రొత్తవారిగఁ జూచుకొనకుమయ్య
తరువాత నట్లె మీతండ్రి యేలెను మమ్ము
క్రొత్తవారిగఁజూచు కొనకుమయ్య
సొంతంబుగామీరుఁ జూచి వెళ్ళితిరింకఁ
క్రొత్తవారిగఁ జూచుకొనకుమయ్య
ఇంగ్లండుఇండియా "ల్లీ"తోనె మొదలిడుఁ
గ్రొత్తవారిగఁ జూచుకొనకుమయ్య

గీ. యనుచు బంధుత్వమును దెల్పుకొనెడి వేళఁ
గలుగు సంతోషమున కంటెఁ గలదె ఘనత
జార్జి దీఫిఫ్తు మేరియు సౌఖ్యముగను
ధరను బాలింతు రాచంద్ర తారకముగ. 16

సీ. ఉద్యోగముల వయస్సుడుగు వృద్ధులకిచ్చు
పెన్షన్లు మీరిడు భిక్షకాదె?
సేనలోపలఁ జేరి సేవించువారందు
పెన్షన్లు మీరిడు భిక్షకాదె?
మతములెల్లున్న మీమాట నెంచమటన్న
ప్రేముడిమాట మీ భిక్షకాదె?
యూనియన్ పాలన లోనుగాఁగల వెల్ల
ప్రీతి మాకిడినట్టి భిక్షకాదె?

గీ. యనుచు నెల్లప్పుడును గొనియాడుచుండి
మేలు మరువనియట్టి మమ్మేలునట్టి
జార్జి దీఫిఫ్తు మేరియు శాశ్వతముగ
నేలుచుందురు గాక మాయిండియాను. 17

సీ. విద్యాభివృద్ధికై వెచ్చించు డబ్బులోఁ
బ్రేమకాకను లాభమేమి కలదు?
పెన్షన్లకనిమీరు వెచ్చించు డబ్బులోఁ
బ్రేమకాకిఁక లాభమేమి కలదు?
జీతముల్ పోలీసు సిబ్బందికిచ్చుట
బ్రేమకాకిఁక లాభమేమి కలదు?

సేనకిచ్చుచునుండు జీతంబులనుఁ జూడఁ
బ్రేమకాకిఁక లాభమేమి కలదు?
లాభమను మాట మదిలోఁ దలంపకుండఁ
గష్టమునకోర్చి నుతికి సంతుష్టినొందు
జార్జి దీఫిఫ్తు మేరియు సౌఖ్యముగను
ధరను పాలింతు రాచంద్ర తారకముగ. 18

సీ. రాజుగా నింగ్లీషు ప్రభువు రావలెనంచు
నిండియా నోచిన దెట్టినోము?
ప్రభుపాదరజమును భక్తితోఁ దలఁ దాల్ప
నిండియా నోచిన దెట్టినోము?
దక్షిణనాయకాధ్యక్షుఁ బతిగాఁ బొంద
నిండియా నోచిన దెట్టినోము?
జనులెల్ల దేవుఁడే యనియెంచు పతిరాగ
నిండియా నోచిన దెట్టినోము?

గీ. యనుచు మేమెల్లరముఁ గొనియాడుచుండ
స్వాంతముగ నిండియాకోరె స్వాంతమందు
జార్జి దీఫిఫ్తు మేరియు శాశ్వతముగ
నేలుచుందురు గాక మాయిండియాను. 19

సీ. ఆరోగ్యమస్తంచు నభయహస్తంబిట్లు
లేనృపుం డిచ్చెనీ యిండియాకు!
ఘనసంపదాప్తిరస్తనెడిదీవనపూర్వ
మేనృపుండిచ్చె నీయిండియాకు

దీక్షాధురస్తంచు దీవనల్ తిరముగా
నేనృపుం డిచ్చెనీ యిండియాకు

గీ. ఇపుడు గలయట్టిసౌఖ్యంబు లెపుడుగల్గె
ననుచు జనులెల్లరును కొనియాడుచుండ
జార్జిదీఫిప్తు మేరియు సౌఖ్యముగను
ధరనుబాలింతు రాచంద్రతారకముగ. 20

సీ. దొరలరాజ్యమునందు తొలఁగుఁగష్టంబంచు
నెఱుఁగునే యిండియాయెన్నఁడేని
ఇంగ్లీషువారల కింతసత్వంబున
దెఱుఁగునే యిండియాయెన్నఁడేని
అల్లకల్లోలంబు లణఁగింత్రు దొరలంచు
నెఱుఁగునే యిండియాయెన్నఁడేని
ఇండియా జీవనం బింగ్లండుదయనంచు
నెఱుఁగునే యిండియాయెన్నఁడేని

గీ. ఆంగ్లరాజ్యంబు ప్రారంభమైననాఁడె
తెలిసికొనెగావె సత్తువ తెల్లముగను
జార్జి దీఫిప్తు మేరియు శాశ్వతముగ
నేలుచుందురుగాక మా యిండియాను. 21

సీ. రైలుమార్గమువచ్చి ప్రజలఁగాచునటంచు
గలనైన నిండియా తలఁచలేదు
దొంగగుంపులబాధ తొలఁగిపోవునటంచుఁ
గలనైననిండియా తలఁచలేదు

ప్రజలసౌఖ్యముఁజూచు ప్రభువువచ్చునటంచుఁ
గలనైననిండియా తలఁచలేదు
వరిపంట నదులచేఁ బ్రజకుఁ బెఱుఁగునటంచుఁ
గలనైన నిండియా తలఁచలేదు

గీ. ఇండియాదేశమునుమీర లేలమొదలు
పెట్టినప్పుడె సుఖముగన్పట్టెమాకు
జార్జి దీఫిప్తు మేరియు సౌఖ్యముగను
ధరనుబాలింతు రాచంద్ర తారకముగ. 22

సీ. రాజబాటలవల్ల ప్రజలుపొందుచునున్న
సౌఖ్య మింతనిచెప్ప శక్యమగునె?
ఆసుపత్రులవల్ల నతిబీదలును పొందు
సౌఖ్యమింతనిచెప్ప శక్యమగునె?
హూణవిద్యామృతం బుదరంబులోఁ జేర
సౌఖ్య మింత నిచెప్ప శక్యమగునె?
ఆంగ్లేయరాజ్యంబునందు ప్రజలకుఁగల్గు
సౌఖ్య మింతనిచెప్ప శక్యమగునె

గీ. అనుచుజనులెల్లరును కొనియాడుచుండ
రాజ్యమును చేయుచున్నట్టి రాజరాజు
జార్జిదీఫిప్తు మేరియు శాశ్వతముగ
నేలుచుందురుగాక మా యిండియాను. 23

సీ. కరువుకాలములోన గన్నబిడ్డలరీతి
రక్షించు మిముఁబోలు రాజుగలడె?

పరరాజులకు భయంపడవద్దు మీరంచు
రక్షించు మిముఁబోలు రాజుఁగలఁడె?
జనులసౌఖ్యంబు లేజాడఁగల్గునె చూచి
రక్షించు మిముఁబోలు రాజుఁగలఁడె?
అర్హమైనంతగా హక్కులన్నిటి నిచ్చి
రక్షించుమిముఁబోలు రాజుఁగలఁడె?

గీ. యెట్టిపూజలు సేయ మాయిండియాకు
పట్టుబడినాఁడొ యీసార్వభౌముఁడనగ
జార్జి దీఫిఫ్తు మేరీయు సౌఖ్యముఁగను
ధరను బాలింతు రాచంద్ర తారకముగ. 24

సీ. కర్మవిద్యలు మొదల్ గాగలసద్విద్య
నిండియాలో నేఁడువృద్ధిగాంచె
వ్యవసాయములు నీటివసతులచే మించి
ఇండియాలో నేఁడువృద్ధిగాంచె
రాకపోకలకు మార్గంబులుకల్గుట
వర్తకంబులు నేఁడుప్రబలెనిచట
పోష్టుటెలిగ్రాఫు మొదలైనవానిచే
నిండియాసౌఖ్యంబు వృద్ధిఁగాంచె

గీ. ననుచు నేరాజ్యమునజనుల్ వినుతిచేయు
చుందురారాజె ఇంగ్లండు నందుగలఁడు
జార్జి దీఫిఫ్తు మేరీయు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయిండియాను. 25

సీ. ఆంగ్లేయరాజున కణగియుండినవారు
కలరంచు మమునీవు తలఁచికొనుము
తలలనీయాజ్ఞలఁదాల్పంగఁ దలలొగ్గ
గలరంచుమమునీవు తలఁచికొనుము
సతతంబురాజాజ్ఞ ఁజరుపయత్నింపఁగాఁ
గలరంచు మమునీవు తలఁచికొనుము
ముదముతో మీక్షేమములుగోరు జనులిట
గలరంచు మమునీవు తలఁచికొనుము

గీ. మరువబోకుము మాక్షేమమరయుమెపుడు
ననుచుఁ బ్రార్థింపబడెడి మాయవనివిభుడు
జార్జి దీఫిఫ్తు మేరియు సౌఖ్యముగను
ధరనుబాలింతు రాచంద్రతారకముగ. 26

సీ. సౌఖ్యంబులంగల్గి శాశ్వతంబుగమీర
లిండియాఁబాలింపుచుండుఁడయ్య
సంతోషమునఁ బ్రజల్ సంస్తుతింపగఁమీర
లిండియాఁ బాలింపుచుండుఁడయ్య
మమ్ముమీబంధువర్గమ్ముగా మదినెంచి
యిండియాఁబాలింపుచుండుఁడయ్య
చక్రవర్తిని దేవుజాడ్పునఁబూజించు
ఇండియాఁబాలింపుచుండుఁడయ్య

గీ. యనుచుజను లెల్లవేళల మనవిఁజేసి
కొనెడివిక్టోరియారాణి మనుమఁడైన

జార్జి దీఫిప్తు మేరీయు శాశ్వతముగ
నేలుచుందురుగాక మాయుండియాను. 27

గీ. చంద్రునకు నూలుపోగన్న చందమొప్ప
నిటుల వ్రాసితిఁ బద్యంబు లిరువదేడు
బాలురకునాకు మీమీఁది భక్తిఁ దెలుప
సరసగుణధామ! శ్రీజార్జి సార్వభౌమ!

గీ. పాఠశాలలయందలి బాలురకును
బాలికలకర్థమానట్టి శైలితోడఁ
బ్రభువుపై భక్తిఁ జూపెడి పద్యములను
గుండు రాఘవ దీక్షితాఖ్యుండు వ్రాసె.

గణితబోధిని

ఎలిమెంటరీపాఠశాలల ఉపాధ్యాయులకును,
విద్యార్థులకును, మిక్కిలి యుపయోగము.

వెల 0—1—3.

రామా అండ్ కో.
హెడ్డాఫీసు-ఏలూరు, కృష్ణాజిల్లా.
బ్రాంచి:—తర్లపాడు, నెల్లూరుజిల్లా.

ప్రథమపాఠశాలారోగ్యబోధిని.

:0:

ఈపుస్తకమునందు వ్యాధులు యెట్లుకలుగు చున్నవో వానిని గురించియు, వ్యాధులు కలుగకుండశరీరమును కాపాడుకొనుటయెట్లో, దానినిగురించియు, గాలి, నీరు, ఆహారము, గృహము, దేహపరిశ్రమ స్నానము, నిద్ర, శీతోష్ణములు, మితము యీవిషయములను విపులముగా నూతనబోధనాపద్ధతుల ననుసరించి ఉపాధ్యాయులకును, బాలురకును యుపయుక్తముగనుండునటుల శ్రీడైరెక్టరుదొరవారి ఉత్తరువును పొంది కృష్ణాజిల్లా యర్నగూడెము రేంజి సబ్ అసిస్టాంటు ఇనస్పెక్టరు గారగు మ. రా. రా. శిష్టా గోపాలము బి. యె యల్. టి. గారిచే వ్రాయబడినది వెల 0—3—6.

వ్యవహారబోధిని

వెల 0—5—0.

వలయువారు,

రామా అండ్ కో,
హెడ్డాఫీసు:-ఏలూరు, కృష్ణాజిల్లా.
బ్రాంచి:-తర్లపాడు, నెల్లూరుజిల్లా.

రామా అండ్ కో వారి
అప్పుడు నాటకకథలు.

శిశుతరగతి నాటకముల కథలు	...	0—1—6
మొదటితరగతి ,, ,,	...	0—2—0
రెండవతరగతి ,, ,,	...	0—2—6
మూడవతరగతి ,, ,,	...	0—3—0
నాల్గవతరగతి ,, ,,	...	0—4—0
తెలుగులెక్కలబుక్కు, పుట్లు, వెరసులు . మొ॥	...	0—3—0
1,2,3,4, తరగతులకు నోటిలెక్కలు	...	0—4—0
3,4, తరగతులకు సివిక్సు	...	0—5—0
మృగముల డ్రాయింగుబుక్కు	...	0—2—0
పక్షుల డ్రాయింగుబుక్కు	...	0—2—0
ప్రభుభక్తి కీర్తనలు పద్యములు	...	0—1—0
గణితబోధిని	...	0—1—3
నూతనకృష్ణాజిల్లాభూగోళము	...	0—3—0
నూతనగంజాముజిల్లాభూగోళము	...	0—3—0
నూతనవిశాఖపట్టణముజిల్లాభూగోళము	...	0—3—0
నూతనగోదావరిజిల్లాభూగోళము	...	0—3—0
నూతనగుంటూరుజిల్లాభూగోళము	...	0—3—0
నూతననెల్లూరుజిల్లాభూగోళము	...	0—3—0
నూతనకర్నూలుజిల్లాభూగోళము	...	0—3—0
నూతనకడపజిల్లాభూగోళము	...	0—3—0
నూతనబళ్ళారిజిల్లాభూగోళము	...	0—3—0
నూతనఅనంతపురముజిల్లాభూగోళము	...	0—3—0
నూతనచిత్తూరుజిల్లాభూగోళము	...	0—3—0
నూతనచెంగల్పట్టుజిల్లాభూగోళము.	...	0—3—0

వలయువారు—రామా అండ్ కో

హెడ్డాఫీసు-ఏలూరు, కృష్ణాజిల్లా.

END OF
TITLE